
ప్రజాశక్తి
శుక్రవారం 28 ఫిబ్రవరి 2025 5 విజయనగరం





విజయనగరంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు యుటిఎఫ్ నాయకులతో కలిసి వస్తున్న పిడిఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి

10:00 19.34 % | 12:00 56.29 % | 2:00 78.42 % | 4:00 94.05 %

పోలింగ్ ప్రశాంతం

- జిల్లాలో 94.05 శాతం ఓటింగ్
- మొత్తం ఓట్లు 5223... పోలైనవి 4912
- పూసపాటిరేగ, భోగాపురం, గుర్ల, మెరకముడిదాంలో వంద శాతం
- పర్యవేక్షించిన కలెక్టర్ బిఆర్ అంబేద్కర్



ఓటు హక్కు వినియోగించుకున్న ఉపాధ్యాయినులు



పోలింగ్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎస్‌పి వకుల్ జిందాల్

విజయనగరంలో పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఉపాధ్యాయులు



ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో భాగంగా జిల్లాలోని 29 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ఆయా కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. జిల్లాలో మొత్తంగా 94.05 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో 5223 ఓట్లకుగాను 4912 ఓట్లు పోలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 3270 మంది పురుష ఓటర్లలో 3084 మంది (94.31శాతం), 1953 మంది మహిళా ఓటర్లలో 1828 మంది (93.60శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూసపాటిరేగ, భోగాపురం, గుర్ల, మెరకముడిదాం పోలింగ్ కేంద్రాల్లో నూరుశాతం ఓట్లు పోలయ్యాయి.

ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి/టౌన్

జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని మహారాజా సంగీత, నృత్య కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. అక్కడ ఓటర్లకు చేసిన ఏర్పాట్లపై ఆర్‌డిఒ కీర్తి, తహశీల్దార్ కూర్మనాథరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోగాపురంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను సందర్శించి వెబ్ కాస్టింగ్ ద్వారా 29 కేంద్రాల్లో పోలింగ్‌ను మోనిటర్లలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయనగరంలో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఓటర్లకు ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రాల వద్ద నీడ కోసం షామియానాలు, తాగునీటి సౌకర్యం, ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఏర్పాట్లను రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

జిల్లాలోని 29 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 గంటలకు 19.34శాతం, మధ్యాహ్నం 12 గంటలకు 56.29శాతం, మధ్యాహ్నం 2 గంటలకు 78.42శాతం, మధ్యాహ్నం 4 గంటలకు 94.05 శాతం పోలింగ్ నమోదైంది. విజయనగరం డివిజనులో 3038 ఓట్లు (93.22శాతం), బొబ్బిలి డివిజనులో 1011 ఓట్లు (95.02శాతం), చీపురుపల్లి డివిజనులో 863 ఓట్లు (95.89) పోలయ్యాయి.

బారులు తీరిన ఓటర్లు

జిల్లా అంతటా ఉదయం 8 గంటల నుంచే ఉపాధ్యాయ ఓటర్లు బారులు తీరారు. విజయనగరంలోని సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన మూడుబూతుల్లో 67 నెంబర్ బూత్‌లో 882 ఓట్లకు గాను 799 ఓట్లు, బూత్ నెంబరు 68లో 1026 ఓట్లుకు 947 ఓట్లు, బూత్ 69 లో 258 ఓట్లుకు 225 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా మూడు బూత్‌ల్లో కలిపి 2166 ఓట్లకు గాను 1971 ఓట్లు పోలయ్యాయి. 90.99 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. సాయంత్రం 4గంటలతో పోలింగ్ సమయం ముగియడంతో ఆ సమయానికి అప్పటికే లోపల ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. గేట్లు మూసివేసి న తర్వాత ఇద్దరు ఉపాధ్యాయులు ఓట్లు వేసేందుకు రాగా అప్పటికే గేట్లు మూసివేయడంతో అనుంతించకపోవడంతో వెనుదిరిగి వెళ్ళిపోయారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ అంబేద్కర్, ఎస్‌పి వకుల్ జిందాల్ ఓటింగ్ కేంద్రానికి వచ్చి ఓటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలను పిడిఎఫ్ అభ్యర్థి కె.విజయగౌరి, ఎపిటిఎఫ్ అభ్యర్థి రఘువర్మ, పిఆర్‌టియు అభ్యర్థి శ్రీనివాసులునాయుడు పరిశీలించారు. విజయనగరంలోని ఎపిటిఎఫ్ శిబిరాన్ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సందర్శించారు.



పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్



ఓటు వేస్తున్న ఉపాధ్యాయిని

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

భోగాపురం : మండల కేంద్రంలోని జెడ్‌పి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిశీలించారు. ప్రిసైడింగ్ అధికారులు, ఏజెంట్లతో మాట్లాడి పోలింగ్ శాతం, సదుపాయాలు, ఇతర పరిస్థితులపై ఆరాతీశారు. ఓటర్లు ఇబ్బంది పడకుండా, త్వరత్వరగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట ఆర్‌డిఒ డి.కీర్తి, తహశీల్దార్ సురేష్, సిబ్బంది ఉన్నారు.

పిడిఎఫ్‌కే విజయావకాశాలు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకే విజయవకాశాలు ఉన్నాయని పిడిఎఫ్ అభ్యర్థి కె.విజయగౌరి అన్నారు. బొబ్బిలి, గజపతినగరం, బొండపల్లి, విజయనగరంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో పోలింగ్ సరళి బాగుందని, ఉపాధ్యాయులంతా విద్యారంగ పరిరక్షణ కోసం, ఉపాధ్యాయ సమస్యలపై పోరాడుతున్న పిడిఎఫ్‌కు మద్దతు ఇచ్చారన్న నమ్మకంగా బలంగా ఉందని తెలిపారు. దీన్ని బట్టి మెజార్టీ ఓట్లు పిడిఎఫ్‌కు వస్తాయని, తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పారు.

పోలింగ్ కేంద్రం	మొత్తం ఓట్లు	పోలైన ఓట్లు	శాతం
1. విజయనగరం(1)	882	802	90.93
2. విజయనగరం(2)	1026	947	92.30
3. విజయనగరం(3)	258	225	87.21
4. నెల్లిమర్ల	183	177	96.72
5. పూసపాటిరేగ	30	30	100
6. భోగాపురం	35	35	100
7. డెంకాడ	75	72	96.00
8. గంట్యాడ	150	149	99.33
9. ఎస్.కోట	189	184	97.35
10. వేపాడ	48	47	97.92
11. ఎల్.కోట	63	61	96.83
12. జామి	111	107	96.40
13. కొత్తవలస	132	126	95.45
14. చీపురుపల్లి	129	121	93.50
15. గరివిడి	84	77	91.67
16. గుర్ల	38	38	100
17. బొండపల్లి	77	76	98.70
18. గజపతినగరం	145	141	97.24
19. మెంటాడ	56	55	98.21
20. దత్తిరాజేరు	60	58	96.67
21. మెరకముడిదాం	55	55	100
22. తెర్లాం	82	77	93.90
23. బాడంగి	61	60	98.36
24. రామభద్రపురం	81	77	95.06
25. బొబ్బిలి	579	543	93.78
26. రాజాం	322	310	96.27
27. సంతకవిటి	115	111	96.52
28. రేగిడి	96	94	97.92
29. వంగర	61	57	93.44
మొత్తం	5223	4912	94.05

భూ యజమానుల సమక్షంలోనే రీసర్వే

కలెక్టర్ బిఆర్ అంబేద్కర్



సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్ బిఆర్ అంబేద్కర్

ప్రజాశక్తి-భోగాపురం

భూముల యజమానుల సమక్షంలోనే రీసర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. బుధవారం భోగాపురం మండలంలో పర్యటించారు. పైలట్ గ్రామంగా ఎంపిక చేసిన రావాడ గ్రామ పరిధిలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మ్యాప్‌లను, గ్రౌండ్ ట్రూతింగ్‌ను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎటువంటి తప్పులు లేకుండా రీసర్వే ప్రక్రియను పక్కాగా, పకడ్బంధీగా పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత భూముల యజమానుల సమక్షంలోనే ఈ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు.

ఈ పర్యటనలో సర్వే శాఖ ఎడి కె.రమణమూర్తి, తాహశీల్దార్ సురేష్, రెవెన్యూ, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.

గిరిజన చిన్నారులు సురక్షితం

గ్రామాల్లో నిరంతర సేవలు : డిఎంహెచ్ఒ జీవనరాణి

ప్రజాశక్తి-విజయనగరంకోట

ఎస్. కోట మండలంలో గల గిరి శిఖర గ్రామలైన రాయ పాలెం, గూన పాడు, శనగ పాడు, కురిడి గ్రామాలలో జ్వరంతో భాదపడుతున్న చిన్నారులకు ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో వైద్యం అందించామని, పిల్లలంతా సురక్షితంగా ఉన్నారని డిఎంహెచ్ఒ డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. చిన్నారులకు ఇబ్బందికర పరిస్థితులు లేవని, అందరూ సురక్షితంగా, వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఏరియా ఆసుపత్రి, ఎస్.కోటలో చికిత్స పొందుతున్న చిన్నారులను బుధవారం పరామర్శించినట్లు తెలిపారు. కోలుకున్న ఇద్దరు చిన్నారులను డిశ్చార్జి చేశామని, మిగిలిన 10 మందికి వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, ఏరియా ఆసుపత్రిలో అందిస్తున్నామని తెలిపారు. అస్వస్థతకు గురైన 4 గ్రామాలలో, ఇప్పటికే యాంటీ లార్వ ఆపరేషన్, ఇండోర్ స్పేస్ స్ప్రేను జిల్లా మలేరియా అధికారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. గ్రామాల్లో క్షేత్ర సిబ్బంది ద్వారా గృహ తనిఖీలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్య విద్య ద్వారా గిరిజన గ్రామాలలో అనారోగ్యానికి గురి అయిన వెంటనే, వైద్యం తీసుకోవాలని, మూఢ నమ్మకాలను విడనాడి, వైద్య సిబ్బంది ద్వారా చికిత్స పొందాలని సూచించారు.



విజన్‌కు అనుగుణంగా

నిధులు కేటాయించేనా?

- అసంపూర్తిగా సాగునీటి ప్రాజెక్టులు
- వెంటాడుతున్న పారిశ్రామిక వెనుకబాటు
- మౌలిక సౌకర్యాలు, సేవారంగ అభివృద్ధీ అంతమాత్రమే
- నేడే రాష్ట్ర బడ్జెట్ సమావేశం

ప్రణాళిక సాధనలో ప్రణాళిక చాలా గొప్పదే. కానీ, ఆచరించని ప్రణాళిక ఎంత గొప్పదైనా అది గుడ్డిదే అవుతుంది. ఈసారి రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఒరిగేందెంతో. దీనిపై ప్రస్తుతం సర్వత్రా చర్చనడుస్తోంది. ఈనెల 28న జరగనున్న అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అభివృద్ధి, వెనుకబాటు, వనరులు, వాటి వినియోగం తదితర వాటిపై చర్చ నడుస్తోంది.

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి

ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యవసాయ ఆధారితమైనది. ఈ మాటకొస్తే కేవలం వ్యవసాయ రంగం మాత్రమే కాదు, ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా నీటి వనరులు అత్యంత కీలకం. నీరుంటే పంటలు పండుతాయి. నీరు లేకుండా పరిశ్రమల స్థాపన, వాటి మనుగడ కూడా అసాధ్యం. చివరికి సేవా రంగంలో రోడ్లు వేయాలన్నా, భవనాలు నిర్మించాలన్నా, హోటళ్లు, తదితర వ్యాపార లావాదేవీలు సాగించాలన్నా నీరే కీలకం. ఇంతటి ప్రాధాన్యతగల నీటి వనరుల అభివృద్ధికి నోచుకోవడం లేదు. తోటపల్లి, రామతీర్థసాగర్, జంఝావతి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. వీటితోపాటు ఆంధ్ర, పెద్దగెడ్డ, తాటిపూడి, వెంగళరాయసాగర్, వట్టిగెడ్డ, పెదంకలాం తదితర జలాశయాలు ఉన్నాయి. వీటికి తగినంతగా బడ్జెట్ కేటాయించడం లేదు. ముఖ్యంగా తోటపల్లి జలాశయం ద్వారా 64 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తూనే, కుడి కాలువ ద్వారా అదనంగా 1,31,221 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన తోటపల్లి సాగునీటి ప్రాజెక్టు ఇప్పటికీ సగం విస్తీర్ణానికే నీరందిస్తోంది. ఏటా అరకొర నిధులు కేటాయించి, వాటిని కూడా ఖర్చు చేయకపోవడమే కారణం. గత ఏడాది కాలువల నిర్మాణాలు, ఇతర పనుల కోసం రూ.279.96 కోట్లు, భూసేకరణకు రూ.55.81 కోట్లు, నష్ట పరిహారం, పునరావాసం కోసం రూ.119.10 కోట్లు, సిఎడిడబ్ల్యుఎంకు రూ.110.06 కోట్లు, నిర్వహణకు రూ.65 లక్షలు.. చొప్పున మొత్తం రూ.565.58 కోట్లు అవసరం కానున్నట్టు తోటపల్లి ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలు పంపిస్తే, కేవలం రూ.36.85 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇందులో పనులకు రూ.25.84 కోట్లు, భూసేకరణకు రూ.6.21 కోట్లు, నష్టపరిహారం, పునరావాసం, సిఎడిడబ్ల్యుఎంలకు రూ.4.80 కోట్లు కేటాయించినట్టు బడ్జెట్ పత్రాల్లో పేర్కొంది. తీరా నిధులు విడుదల చూస్తే అరకొరగానే ఉంది. రామతీర్థసాగర్ పనులు గడిచిన కొన్ని దశాబ్దాలుగా ముందుకు సాగడం లేదు. 24వేల ఎకరాలకు సాగునీరు, విజయ నగరానికి తాగునీరు, ఇటీవల భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు నీటి సదుపాయం కోసం లక్ష్యంగా తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు రూ.533.18 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. కేటాయించింది కేవలం రూ.28 కోట్లు మాత్రమే. ఇది ఏ మూలకూ సరిపోని పరిస్థితి నెలకొంది.

ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసేందుకు తలపెట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కేటాయించిన నిధులు అక్షరాల అరవై మూడు రూ.కోట్లకు మించకపోవడం గమనార్హం. రాష్ట్రంలో జల వనరులకు రూ.16,743 కోట్లు కేటాయించగా, అందులో మన జిల్లా వాటా ఇచ్చింది రూ.64 కోట్లు కావడం ప్రభుత్వ వివక్షతకు అద్దం పట్టింది. నీటి వనరులకే నిధులు కేటాయించని ప్రభుత్వం జిల్లా ప్రగతిని పరుగులు పెట్టిస్తుందంటే నమ్మేదెట్టా? అంటూ జనం చర్చించుకుంటున్నారు.

ఇక గిరిజన, మత్స్యకార ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాలు ఎండమావిగానే ఉంటోంది. దీంతో, వైద్యసేవల కోసం నిత్యం డోలి మోతలు తప్పడం లేదు. మత్స్యకారులకు గత ఏడాది వేట నిషేధ సమయంలో అందజేయాల్సిన ఆర్థిక సాయం ఇప్పటికీ ఇవ్వలేదు. జిల్లాలోని జీడిపిక్కలు, ఫెర్రో ఎల్లాయీస్, జూట్ పరిశ్రమలు మూతపడ్డాయి. మరోవైపు నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఈ విజన్ అంతా నెరవేరాలంటే ఉమ్మడి విజయనగరం జిల్లాకు చిత్తశుద్ధితో నిధులు కేటాయించడం ద్వారానే సాధ్యమౌతుంది. ఆచరణలో ఏ విధంగా ఉంటుందో శుక్రవారం నాటి బడ్జెట్ సమావేశంలో తేలనుంది.

జనసంద్రంగా పుణ్యగిరి



పుణ్యగిరి మెట్ల మార్గంలో యాత్రికుల తాకిడి

ప్రజాశక్తి-శృంగవరపుకోట

దక్షిణ కాశీగా పేరొందిన పుణ్యగిరి ఉమా కోటి లింగేశ్వర ఆలయ పరిసరాలు మహాశివరాత్రి మరుసటి రోజు గురువారం జనసంద్రంగా మారాయి. పుణ్యగిరి దేవస్థానం ప్రధాన అర్చకులు మణిశర్మ.. స్వామివారికి లింగోద్భావ సమయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివరాత్రి సందర్భంగా జాగారం చేసిన యాత్రికులు బుధవారం రాత్రి 12 గంటల దాటాక పుణ్యగిరి కొండకు భారీగా పోటెత్తారు. గురువారం ఉదయం 9 గంటల తరువాత జన ప్రవాహం బాగా పెరిగిపోయింది. దీంతో టికెట్ కౌంటర్, దార గంగమ్మ లోవ, కోటిలింగాల రేవు, పుట్టుదార తదితర ప్రాంతాల్లో యాత్రికుల రద్దీ పెరిగి, కోటిలింగాల రేవు వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చింది. కొండపైకి వెళ్లేందుకు మెట్లమార్గం, కిందికి వచ్చేందుకు ఎన్ఆర్ఇజిఎస్ ద్వారా నూతనంగా రహదారి ఏర్పాటు చేశారు.

అన్ని శాఖల సమన్వయంతో

పుణ్యగిరి కొండపై శ్రీఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం కోసం వచ్చిన

భారీగా తరలివచ్చిన యాత్రికులు

యాత్రికులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు కృషి చేశారు. ముఖ్యంగా పోలీస్, దేవాదాయ, పంచాయతీ శాఖలు పనితీరు బాగుందని యాత్రికులు తెలిపారు. తహశీల్దార్ అరుణ కుమారి, సిఐ నారాయణమూర్తి, ఎస్ఐలు గంగరాజు, చంద్రశేఖర్, పోలీసు సిబ్బందితో యాత్రికులకు పటిష్టమైన సేవలు అందించారు. వీరికి ఎన్‌సిసి క్యాడెట్లు తోడయ్యారు.

స్వచ్ఛంద సంస్థల సేవలు

పుణ్యగిరితోపాటు ధర్మవరం సన్యాసేశ్వర స్వామి ఆలయానికి వచ్చే ప్రజలకు స్వచ్ఛంద సంస్థలతోపాటు సంఘాలు, ప్రభుత్వ విభాగాలు అనేక సేవలందించాయి. పట్టణంలోని విశాఖ అరకు రహదారి, విజయనగరం వెళ్లే రహదారిలో షాపుల ముందు పుణ్యగిరికి వచ్చిన యాత్రికులకు మజ్జిగ, పులిహోరా, మంచినీటి ప్యాకెట్లను అందించారు. పట్టణంలోని రామన్ స్కూల్, వాసవి క్లబ్, రవితేజ స్కూల్, రైల్వే ఉద్యోగులు, దేవి కమిటీ, వాకర్స్ క్లబ్, నాయీ బ్రాహ్మణ సంఘం, మార్కండేయ పద్మశాలీల సంఘం, బొద్దాం గ్రామానికి చెందిన నూకాంబిక యూత్, అయ్యప్ప ఆలయ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేశారు.



రామతీర్థంలో జనాల రద్దీ



ధారగంగమ్మ లోవ వద్ద యాత్రికులు



పుట్టధార వద్ద భక్తుల స్నానాలు

రెండో రోజు పొటెత్తిన భక్తులు

నెల్లిమర్ల : రామతీర్థం రామస్వామి దేవస్థానంలో శివరాత్రి జాతర రెండవ రోజు భక్తులు పొటెత్తారు. గురువారం శివరాత్రి సందర్భంగా భక్తులు జాగరణలు చేసి రామతీర్థం రామస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం రామ కోనేరులో స్నానాలు చేసి తలనీలాలు సమర్పించి రామస్వామి, ఉమా సదాశివ స్వామి, బొడికొండ కోదండ రామస్వామిని దర్శించుకున్నారు. అంతక ముందు రోజు దూర ప్రాంతాల నుంచి రాత్రి వచ్చిన భక్తులు కూడా తెల్లవారు జామున మొక్కులు చెల్లించి సమీప తోటల్లో వంటలు చేసుకోని స్వంత గ్రామాలకు తరలి వెళ్ళారు.

షటిల్ పోటీలకు అపర్ణబాబా

ప్రజాశక్తి-బొబ్బిలి



మార్చి 16 నుంచి 21 వరకు గోవాలో జరిగే జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు పట్టణానికి చెందిన సీనియర్ క్రీడాకారుడు అపర్ణబాబా ఎంపికయ్యాడు. విజయవాడలో ఈ నెల 21 నుంచి 25 వరకు జరిగిన క్రీడాకారుల ఎంపికలో 50 ఏళ్ల విభాగంలో అపర్ణబాబా ఎంపికయ్యాడు. విశాఖపట్నానికి చెందిన క్రీడాకారుడు మురళీవర్ధన్‌తో కలిసి ఆడనున్నట్లు అపర్ణబాబా చెప్పారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన అపర్ణబాబాను పట్టణ ప్రముఖులు, క్రీడాకారులు అభినందించారు.

అధ్యాపకులు రమ్యకు పిహెచ్‌డి ప్రదానం

ప్రజాశక్తి - నెల్లిమర్ల

సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా పనిచేస్తోన్న కొత్తపల్లి రమ్య యాంటినా పేటర్న్ సింథసిస్ అండ్ దైర్ రియలైజేషన్ యూజింగ్ ఆప్టమైజ్డ్ యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్ డిస్ట్రిబ్యూషన్స్ అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను ఆమెకు ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గురువారం పిహెచ్‌డి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇంజనీరింగ్ విద్యలో 60 మంది స్కాలర్లకు గైడ్‌గా వ్యవహరించానని తెలిపారు. కాగా, ఆమెకు గైడ్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజుకు, డీన్ డాక్టర్ సన్నీడయాల్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంత కుమార్ మహంతి, రిజిస్ట్రార్ డాక్టర్ పి.పల్లవి, డాక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జీవన్‌కుమార్

జీవితంలో 'సైన్స్ పాత్ర' పై పరిశోధన

ప్రజాశక్తి - నెల్లిమర్ల

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో మానవ జీవితంలో సైన్స్ పాత్ర, యోగాపై పరిశోధన అనే అంశంపై మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టి.జీవన్ కుమార్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రామన్ ప్రభావం, యోగాలో సైన్స్ పాత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ ఎంఎల్ఎన్ ఆచార్యులు, దినేష్ కుమార్, డాక్టర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

సుబ్బలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

ప్రజాశక్తి-కొత్తవలస

మహాశివరాత్రి సందర్భంగా సుబ్బలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మానసిక బధిరుల పాఠశాలలో, న్యూ హోప్ పాఠశాలలో అన్నదాన కార్యక్రమం గురువారం నిర్వహించారు. బెంగళూరుకు చెందిన డి.విజయలక్ష్మి, లలితదేవి, తనూజ, సునీత ఆర్థిక సాయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కనకాల శివ, బంగారు రమేష్, పంచదార్ల శ్రీను పాల్గొన్నారు.

నేటితో ముగియనున్న ఆధార్ శిబిరం

ప్రజాశక్తి-వేపాడ

మండలంలోని సింగరాయి సచివాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు శిబిరం శుక్రవారం ముగియనుంది. సింగరాయి సచివాలయ పరిధిలో జగ్గయ్యపేట, అరిగిపాలెం గ్రామాలకు చెందిన చిన్నారుల నమోదు, మార్పులకు అవకాశం కల్పించేందుకు ఎంపిడిఒ సూర్యనారాయణ ఆదేశాల మేరకు ఆధార్ శిబిరం ఏర్పాటుచేశారు. ఇదే చివరి అవకాశమని, ప్రతిఒక్కరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి సత్యవతి, డిఒ నవీన్ కుమార్ కోరారు.

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

ప్రజాశక్తి-బొబ్బిలి

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి ఆదేశించారు. పట్టణంలో వెలమవారివీధి, మెహర్ కాలనీ, రాజా కళాశాల రోడ్డులో గురువారం పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్లపై చెత్త వేసిన వారిని గుర్తించి జరిమానా విధించాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశించారు. కాలువలలో పూడికలు తొలగించాలన్నారు. రోడ్లు, కాలువలలో చెత్త వేయకుండా చూడాలని ప్రజలను ఆమె కోరారు.

రక్తదాన శిబిరానికి స్పందన భేష్

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

గురువారం ప్రపంచ ఎన్‌జిఒ దినోత్సవం సందర్భంగా మదర్ థెరిసా సేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో అయ్యన్నపేట జంక్షన్‌లో మదర్ థెరిసా కిడ్స్ స్కూల్ లో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్‌కె డిగ్రీ కళాశాల విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ కె.రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చునని తెలిపారు. రోడ్డు భద్రత నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ, హెల్మెట్ ధరిస్తూ, వాహనాలను జాగ్రత్తగా నడపాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో మదర్ థెరీసా సేవా సంఘం గౌరవ అధ్యక్షులు- త్యాడ వేణుగోపాలం, ఎస్‌కె డిగ్రీ కాలేజి ఎన్‌సిసి ఆఫీసర్- సన్యాసి నాయుడు, కిడ్స్ స్కూల్ ఉపాధ్యాయినులు శ్రావణి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

గిరిజన యూనివర్సిటీలో సెమినార్

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

గిరిజన యూనివర్సిటీలో డిపార్ట్ మెంట్ ఆఫ్ బోటనీ ఆధ్వర్యంలో 'కల్టివేషన్ ది ఫ్యూచర్: అడ్వాన్సెస్ ఇన్ ప్లాంట్ సైన్స్ అండ్ బయోటెక్నాలజీ ఫర్ సస్టెయినబిలిటీ' అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును గురువారం ప్రారంభించారు. ఈ సదస్సును హైదరాబాద్ ఇక్రిశాట్ మాజీ డిడిజి-రీసెర్చ్, గ్లోబల్ రీసెర్చ్ డైరెక్టర్, ప్రసాద్ సీడ్స్ డాక్టర్ అర్వింద్ కుమార్ ప్రారంభించారు. లక్నోలోని బిబిఎ యూనివర్సిటీ ఫిజియాలజీ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఆఫ్ ప్లాంట్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రొఫెసర్ రాణా ప్రతాప్ సింగ్ సదస్సు ప్రాముఖ్యత వివరించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పొదిలి అప్పారావు ప్రసంగిస్తూ వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రాలలో రాబోయే మార్పులను గమనిస్తూ మన పరిశోధనలు ఉండాలని,ఆ ఫలితాలు ప్రజల అవసరాలకి అనుగుణంగా అను సంధానం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. డాక్టర్ అనిరుధ్ కుమార్ సెమినార్ కన్వీనర్ గా వ్యవహరించగా రిజిస్ట్రార్ తంత్రవాహి శ్రీనివాసన్, డీన్ ముక్కామల శరత్చంద్ర బాబు, బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ పరికిపండ్ల శ్రీదేవి ఇతర ఆద్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



సెమినార్‌లో మాట్లాడుతున్న ప్రొఫెసర్ డాక్టర్ అర్వింద్‌కుమార్

పోలింగ్ ప్రశాంతం

ప్రజాశక్తి-బొబ్బిలి

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బొబ్బిలిలో ప్రశాంతంగా ముగిసింది. గొల్లపల్లిలోని శ్రీవేణుగోపాల మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో 579 మంది ఓటర్లకు గాను 543 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఆర్‌డిఒ రామ్మోహనరావు సందర్శించారు. పట్టణ సిఐ కె.సతీష్ కుమార్, ఎస్ఐ రమేష్, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. గొల్లపల్లి శ్రీవేణుగోపాల మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో విభిన్న ప్రతిభావంతుడైన ఉపాధ్యాయుడు ఎం.శ్రీనివాసరావు ఓటుహక్కు వినియోగించు కున్నారు. ఓటు వేసేందుకు పాఠశాల గేటు నుంచి పోలింగ్ కేంద్రంలోకి ట్రై సైకిల్‌పై అధికారులు తీసుకెళ్లారు. శ్రీనివాసరావు మక్కువ మండలం ఎ.వెంకంపేటలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వికలాగుల కోసం ట్రై సైకిల్ ఏర్పాటు చేసినట్లు తహాశీల్దార్ ఎం.శ్రీను చెప్పారు.

గజపతినగరం : మండలంలో 145 మంది ఓటర్లకు గాను 141 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాన్ని అధికారులు పరిశీలించారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కె.విజయగౌరి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. యుటిఎఫ్ శిబిరం వద్దకు వెళ్లి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు.

బాడంగి : బాడంగి మండలంలో 61 మందికి 60 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. 46 మంది పురుషులకు 45 మంది, 15 మంది మహిళలకు 15 మంది కూడా ఓటుహక్కును వినియోగించారు. పోలింగ్ సరళిని తహశీల్దార్ సుధాకర్, ఎంపిడిఒ రామకృష్ణ పరిశీలించారు. ఎస్ఐ తారకేశ్వరరావు బందోబస్తు నిర్వహించారు.

రామభద్రపురం : మండలంలో 81 మందికి 77 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. అందులో పురుషులు 53 మంది, మహిళలు 24 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాన్ని నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్‌రావు పరిశీలించారు. ఎస్ఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

శృంగవరపుకోట : మండలంలో 189 మందికి గాను 184 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ను తహాశీల్దార్ అరుణకుమారి పరిశీలించారు.

జామి :. మండలంలో 111 మంది ఓటర్లు ఉండగా 107 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. అందులో పురుషులు 82 మంది, మహిళలు 25 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు.

వేపాడ : మండలంలో 48 మందికి గాను 47 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 36 మంది, మహిళలు 12 మంది ఉన్నారు. తహశీల్దార్ జె.రాములమ్మ, ఎంపిడిఒ సిహెచ్.సూర్యనారాయణ పరిశీలించారు.

లక్కవరపుకోట : మండలంలో 63 మందికి గాను 61 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియను మండల ఎన్నికల అధికారి డిఎంజిఎన్ ప్రసాద్ రావు పరిశీలించారు.

బొండపల్లి : మండలంలో 77 మంది ఓటర్లు ఉండగా 76 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారి పిఎస్ శేఖర్, తహశీల్దార్ డోల రాజేశ్వరరావు పర్యవేక్షించారు. గజపతినగరం సిఐ జి.ఎ.వి రమణ, ఎస్ఐ యు.మహేష్ బందోబస్తు ఏర్పాటుచేశారు.

వంగర : మండలంలోని మొత్తం 61 ఓట్లకు గాను 57 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 93.44 శాతం నమోదయిందని తహశీల్దార్ డి.ధర్మరాజు గురువారం తెలిపారు. పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల జోనల్ అధికారి వి.టి రామారావు పరిశీలించారు. రాజాం రూరల్ సిఐ హెచ్ ఉపేంద్రరావు ఆధ్వర్యంలో వంగర ఎస్ఐ షేక్‌శంకర్ పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

చీపురుపల్లి: నియోజక వర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాలకు సంబంధించి 306 మంది ఓటర్లలో 287 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.



బొబ్బిలి పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే బేబినాయనను పలుకరిస్తున్న పిడిఎఫ్ అభ్యర్థి

సంతకవిటి: సంతకవిటి పోలింగ్ కేంద్రాన్ని రాజాం రూరల్ సిఐ ఉపేంద్రరావు, తహశీల్దార్ సత్యం పరిశీలించారు. మొత్తం 115 మంది ఓటర్లకు గాను 111 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజాంలో 593 మందికి గాను 564 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పూసపాటిరేగ: మండలంలో 64 నెంబర్ బూతులో 30 ఓట్లు ఉండగా 30 మంది ఓటర్లు మధ్యాహ్నం రెండు గంటల లోపు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పోలింగ్ ఆఫీసర్ వెంకట్రావు తెలిపారు.

డెంకాడ: 66వ పోలింగ్ బూత్‌లో 75 మంది ఓటర్లు ఉండగా 72 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒకరు ఓటు వేసేందుకు రాకపోగా మరో రెండు ఓట్లు డబల్ ఎంట్రీగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

వంగర: మండలంలోని 61 ఓట్లకు గాను 57 మంది ఓటు వేశారు. దీంతో 93.44శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు.

రేగిడి: మండల కేంద్రంలో 98 శాతం ఓటింగ్ పూర్తయినట్లు పిఒ గోవింద్ రావు తెలిపారు. 96ఓట్లు గాను 94 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాన్ని నోడల్ అధికారి విటి రామారావు పరిశీలించారు.

నెల్లిమర్ల: స్థానిక జడ్‌పి బాలికొన్నత పాఠశాల పోలింగ్ స్టేషన్ 63లో 183 ఓట్లకు గాను 177మంది ఓటు వేశారు. పోలింగ్ కేంద్రాన్ని ఎస్‌పి వకుల్ జిందాల్ పరిశీలించారు. సెక్టార్ ఆఫీసర్ జమదగ్ని, తహశీల్దారు పి.సుదర్శన రావు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ వివిఆర్ జగన్నాధరావు, పిఒ డి.నరేష్ పర్యవేక్షణలో రెవెన్యూ, పోలీసు, పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించారు.









గజపతినగరం : పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతున్న పిడిఎఫ్ అభ్యర్థి విజయగౌరి; వేపాడ : పిడిఎఫ్ శిబిరంలో నాయకులు; చీపురుపల్లి : ఓటరు స్లిప్‌లు అందిస్తున్న యుటిఎఫ్ నాయకులు, విజయనగరంలో విక్టరీ సింబల్ చూపుతున్న నాయకులు

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కల్యాణ్‌చక్రవర్తి

ప్రజాశక్తి-విజయనగరం లీగల్



మార్చి 8న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్‌చక్రవర్తి తెలిపారు. ఉమ్మడి జిల్లాలైన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలోని న్యాయమూర్తులతో గురువారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ రాజీ పడదగిన క్రిమినల్ కేసులను, మోటార్ ప్రమాద భీమా కేసులు, బ్యాంకు కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, మనీ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు, పర్మినెంట్ ఇంజక్షన్ దావాలు మరియు ఎగ్జిక్యూషన్ పిటిషన్ ,ఎలక్ట్రిసిటీ కేసులు, ఎక్సైజ్ కేసులు, ల్యాండ్ కేసులు, కుటుంబ తగాదాలు, ప్రి లిటిగేషన్ కేసులు, ఇరు పార్టీల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు ఎం.మీనా దేవి, బి. అప్పల స్వామి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టివి రాజేష్‌కుమార్, న్యాయమూర్తులు దేవీ రత్నకుమారి, బి.రమ్య, ఎస్.శ్రీనివాస్, పి బుజ్జి పాల్గొన్నారు.

డ్రైఫ్రూట్స్ అమ్మకాలకు స్థల పరిశీలన

ప్రజాశక్తి- రేగిడి

మండలంలోని ఉంగరాడ మెట్ట వద్ద మండల సమైక్య సంఘంతో కాపీ డే, డ్రై ఫ్రూట్స్ దుకాణాలకు స్థల పరిశీలన చేపడుతున్నట్లు ఎపిఎం బాసిన గోవిందరావు గురువారం తెలిపారు. ఆర్‌అండ్‌బి జెఇ నాగభూషణం, సర్వేయర్ రామారావు స్థలాన్ని పరిశీలించారన్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద స్థల పరిశీలన చేశామని త్వరలో ఎంఎంఎస్ ద్వారా అమ్మకాలు చేపడతామని చెప్పారు. మండల మహిళా సమాఖ్య దుకాణాల ద్వారా తక్కువ ధరకు అమ్మకాలు చేపడతామని వెల్లడించారు.

13 మద్యం సీసాలు స్వాధీనం

ప్రజాశక్తి-శృంగవరపుకోట

శృంగవరపుకోటలోని పెద్దవీధిలో 13 మద్యం సీసాలను గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఐ ఇందిరాదేవి ఆధ్వర్యాన ఎస్ఐ రాజశ్రీ స్వాధీనం చేసుకున్నారు. వసంత రమణను అరెస్టు చేశారు. ఈ దాడుల్లో హెచ్‌సి ఎం.నాగేశ్వరరావు, ఇసి విఎం నాయుడు, మనోజ్ పాల్గొన్నారు.

రామతీర్థంలో అక్రమ మద్యం పట్టివేత

ప్రజాశక్తి - నెల్లిమర్ల

రామతీర్థంలో బెల్ట్ షాప్ నుండి అక్రమ మద్యం పట్టుకున్నట్లు ఎస్ఐ బి.గణేష్ తెలిపారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అదుపులోనికి తీసుకొని 83 సీసాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే 9121109444 నెంబర్‌కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నేడు విద్యుత్తు అంతరాయం

ప్రజాశక్తి - నెల్లిమర్ల

రామతీర్థం సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ అంతరాయం కలగనుందని డిఈఈ పి.త్రినాధరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రామతీర్థం పరిధి డి.నెలివాడ 33/11కెవి సబ్ స్టేషన్ పరిధిలో 11కెవి ఎస్ఎస్‌హెచ్‌క్యూ ఫీడర్ పై ఆర్‌డిఎస్ఎస్ వ్యవసాయ కనెక్షన్ పనుల కోసం లైను కింద ఉన్న చెట్లు కొట్టడం, నిర్వహణ పని నిమిత్తం విద్యుత్తుకు అంతరాయ ఏర్పడుతుందని దీని వల్ల రామతీర్థం, సీతారామునిపేట, గొర్లి పేట, కొత్తపేట, సువ్వాని పేట గృహ వినియోగదార్లు, నెల్లిమర్ల, జరజాపు పేట మంచి నీటి పథకాలు, రైల్వే పంప్ హౌస్, ఎంపిడిఒ కార్యాలయం, ఎపి బేవరేజెస్, సత్య థియేటర్, మిమ్స్ తదితర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందన్నారు.

చీపురుపల్లి: మండలం, పట్టణంలో గల చీపురుపల్లి విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో శుక్రవారం విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతుందని ఎఇ పి.త్రినాధరావు తెలిపారు. చీపురుపల్లి విద్యుత్ ఉప కేంద్రంలో 33 కెవి లైన్లు పనులు చేపడుతున్న కారణంగా చీపురుపల్లి టౌను, రిక్షా కాలనీ, జి.అగ్రహారం, పిల్లపేట, జగన్నాథరాజు కాలనీ, ఆంజనేయపురం, వంగపల్లి పేట కుమ్మరి వీధి, విజయ కాలనీ, కొత్తగవిడి వీధి, రెడ్డిపేట, రావివలస, విజయరాంపురం, నాగంపేట, కొత్తపేట, ఫైల్ పేట, గురన్నపేట గ్రామాలకు, గరివిడి మండలంలోని బిజీ పాలెం, మందిరవలస, కాపు శంభం, కొండశంభం, అప్పన్నవలస గ్రామాలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. విద్యుత్ ఉప కేంద్రం లో మరమ్మత్తులు చేపట్టుటలో భాగంగా విద్యుత్ అంతరాయం కలుగుతుందని దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.

వంగర: మండలంలోని సీతాదేవి పురం ఫీడర్ పరిధిలో ఇరువాడ, చంద్రంపేట, చౌదరివలస, మరువాడ, పాత మరువాడ సీతాదేవిపురం గ్రామాలకు శుక్రవారం విద్యుత్తు అంతరాయం ఏర్పడనుందని ఎఇ సాంబశివరావు గురువారం తెలిపారు. విద్యుత్తు లైన్లు, చెట్ల కొమ్మలు తొలగింపు కారణంగా ఉదయం 9 గంటల నుంచి, మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలని కోరారు.

పెరిగిన పోలింగ్ శాతం దేనికి సంకేతం?

ప్రజాశక్తి - పార్వతీపురం

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతకు సంకేతంలా కనిపిస్తోంది. గురువారం నిర్వహించిన పోలింగ్‌లో 2187 మంది (93.74 శాతం) ఉపాధ్యా యులు ఓటు హక్కును వినియోగించుకు న్నారు. నిశ్శబ్ద విప్లవంలా ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధ్యాపకులు తరలి వచ్చి ఓటేశారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలో అధికారపార్టీ నాయకులు నేరుగా రంగంలోకి దిగి పలానా ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచడం ఇంతవరకు చూడలేదు. ఎపిటిఎఫ్ అభ్యర్థి కోసం జిల్లాలోని మంత్రితో సహా ముగ్గురు ఎమ్మెల్యేలు శక్తివంచన లేకుండా పనిచేశారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి టిడిపి కూటమి పార్టీలు మద్దతు పలికిన ఎపిటిఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించాలని కోరడం చర్చనీయాంశమైంది. తమను గెలిపించిన ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల ప్రయోజనాలు, హక్కుల కోసం పోరాడడమే లక్ష్యంగా పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఇంతవరకు పని చేశారు. ఇప్పటికీ పని చేస్తున్నారు. ఈ విధానం గిట్టని పాలక పార్టీలు ఆదిలోనే పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఓడిస్తే విధాన మండలిలో తమకు ఎదురుండదని భావించి కుతంత్రాలకు తెరలేపారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపి పోరాటపంథా అనుసరించేది పిడిఎఫ్ ఎమ్మెల్సీ లేనన్న విషయం ఆయా వర్గాలకు బాగా తెలుసు. ప్రస్తుతం ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ పోటీ మాత్రం ముగ్గురు మధ్యనే సాగింది. పిడిఎఫ్ అభ్యర్థి కోరేడ్ల విజయ గౌరి, ఎపిటిఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ, పిఆర్‌టియు అభ్యర్థి గాదె శ్రీనివాసుల నాయుడు మధ్యనే ఎమ్మెల్సీ యుద్ధం జరిగింది. రఘువర్మ, శ్రీనివాసుల నాయుడు పని తీరు, సమస్యల పరిష్కారానికి చూపే చొరవ, పోరాట పటిమ ఏమిటో మేధావులైన గురువులకు తెలుసు. యుటిఎఫ్ రాష్ట్ర నాయకురాలి గా విజయగౌరి అనేక సందర్భాల్లో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చూపిన చొరవ, పోరాట పంథాను కళ్ళారా చూసిన ఉపాధ్యాయులు, అధ్యాప కులు తగిన సమయం కోసం ఎదురు చూశారు. పాలకపార్టీల మద్దతుతో బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా లెక్క చేయకుండా తాము కోరుకున్న పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరినే గెలిపించేందుకు నిశ్శబ్ద విప్లవంలా ఓటేశారనేది తెలుస్తోంది. ఎన్నికల పోలింగ్ సరళి నిశితంగా పరిశీలిస్తే ప్రభుత్వ వ్యతిరేకతను ఉపాధ్యాయులు ఓటింగ్ రూపంలో చూపించారనే చర్చ జరుగుతోంది.

జాతర ఏర్పాట్లు పరిశీలించిన ఎస్‌పి

ప్రజాశక్తి- చీపురుపల్లి

మార్చి 2,3,4 తేదీలలో చీపురుపల్లిలో జరగనున్న కనకమహాలక్ష్మి 27వ జాతర మహోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను జిల్లా ఎస్‌పి వకీల్ జిందాల్ పరిశీలించారు. గురువారం చీపురుపల్లి వచ్చిన ఆయన డిఎస్‌పి ఎస్.రాఘవులతో కలిసి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా జాతరకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై డిఎస్‌పిని ఆరా తీశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి ఎస్ఐ ఎల్ దామోదర్, గరివిడి ఎస్ఐ లోకేష్, ఎస్‌బి సిఐ లీలారావు, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు, ఆలయ కమిటీ సభ్యులు గవిడి నాగరాజు, జనసేన నాయకులు విసినిగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

15 నాటికి జిజిహెచ్‌కు ఆధునిక పరికరాలు

కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్

ప్రజాశక్తి-విజయనగరం

జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జిజిహెచ్)కి మార్చి 15 లోపల ఆధునిక పరికరాలను అందించడం ద్వారా అదనపు సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా జిజిహెచ్ కు రూ.కోటితో అత్యాధునిక పరికరాలను అందించేందుకు కొవ్వాడ ఎన్‌పిసిఐఎల్ (న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్) ఇటీవలే జిల్లా కలెక్టర్‌తో ఎంఒయు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నిధులతో జిజిహెచ్‌లోని ఆపరేషన్ థియేటర్, న్యూరాలజీ, యూరాలజి, బయో కెమిస్ట్రీ, అనస్థీషియా, ఇఎన్‌టి, జనరల్ సర్జరీ తదితర విభాగాలకు వివిధ పరికరాలను సమకూర్చనున్నారు. ఈ నిధుల వినియోగంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుధవారం తమ ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పరికరాల కొనుగోలుకు వారం రోజుల్లోగా టెండర్లను పిలవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో సిపిఒ పి.బాలాజీ, జిజిహెచ్ సూరింటెండెంట్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, ఎపిఎంఎస్ఐడిసి ఇఇ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.



ఆస్పత్రి వైద్యులతో మాట్లాడుతున్న కలెక్టర్ అంబేద్కర్


నిర్ణీత సమయంలో పౌర సేవలు పూర్తి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

పౌర సేవలను మరింత సమర్థవంతంగా, నిర్ణీత సమయానికల్లా పూర్తయ్యే విధంగా చూడాలని ఎడ్యుకేషన్ కార్యదర్శులకు నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు. ఈ మేరకు గురువారం కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెరుగైన పౌర సేవలు అందించడమే సచివాలయాల ముఖ్య ఉద్దేశమని మరోసారి పునరుద్ఘాటించారు. అయితే కొంతమంది పౌర సేవలు సకాలంలో అందించడంలో నిర్లక్ష్యాన్ని వహిస్తున్నట్లు తాము గుర్తించామన్నారు. ఇక నుండి కాల పరిమితి మేరకు పౌర సేవలు అన్ని అందే విధంగా చూడాలన్నారు. అలసత్వం వహించే సిబ్బందిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సమావేశంలో ఎఒ సీతారామమూర్తి పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి

నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. ముందుగా రింగ్ రోడ్డు భాష్యం స్కూల్ నుండి ప్రారంభమైన పర్యటన నటరాజ్ కాలనీ తదితర ప్రాంతాల్లో సాగింది. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ ఏ విధంగా ఉన్నదీ గమనించారు. కొన్ని కాలువలలో పూడికలు చేరిపోయి నిరుపయోగంగా ఉండడాన్ని గమనించి సిబ్బందికి మందలించారు. వెంటనే కాలువలన్నీ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టాలని ప్రజారోగ్య సిబ్బందికి ఆదేశించారు.



సిబ్బందితో మాట్లాడుతున్న కమిషనర్ నల్లనయ్య

పన్ను బకాయిదారులు వివరాలు నోటీసు బోర్డుల్లో ప్రదర్శన

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటివరకు ఉన్న ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల బకాయిదారుల వివరాలను నగరపాలక సంస్థ కార్యాలయం, సచివాలయాల నోటీసు బోర్డుల్లో పొందుపర్చినట్లు కమిషనర్ పల్లి నల్లనయ్య తెలిపారు. నోటీసు బోర్డుల్లో అతికించిన పన్ను బకాయిదారులు నగర పాలక సంస్థకు సహకరించాలని కోరారు. ఇప్పటివరకు ఉన్న పన్ను బకాయిలను ఆయా హక్కుదారులకు తెలియపరిచే విధంగా డిజిటల్ నోటీసులను ఎస్ఎంఎస్‌లు ద్వారా గాని, వాట్సాప్ ల ద్వారా గాని సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు. ఆస్తిపన్ను వసూలు విషయమై ప్రజలలో మరింత చైతన్యం కల్పించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పన్ను బకాయిలను డిజిటల్ లావాదేవీలు ద్వారా చెల్లించవచ్చునని తెలిపారు. 95523 00009 అనే నెంబర్ ను ప్రజల సెల్ ఫోన్ లో నిక్షిప్తం చేసుకుని, వాట్సాప్ ద్వారా ఆన్లైన్ చెల్లింపులు సులభతరంగా చేసుకోవచ్చని వెల్లడించారు. ఆస్తి పన్ను బకాయిలున్న మొండి పన్ను బకాయిదారుల ఇండ్ల అత్యవసర సర్వీసులు మంచినీటి కొళాయి కనెక్షన్, కరెంటు కనెక్షన్ తదితరమైనవి తొలగిస్తామని హెచ్చరించారు.